KHAIDI NO.
7961

నిన్ను నమ్మలేం బాబు..

NEFARIOUS ACTIVITIES OF NCBN

Author: Renuka Pothineni

#LOKIMOM



రేణుక పోతినేని

సీనియర్ జర్నలిస్ట్



#LokiMom

నా గురించి..

నేను ఒక మధ్య తరగతి మనిషిని. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వ్యక్తులలో నేనూ ఒకరిని. చంద్రబాబు ఐటీ ఆరాధ్యుడు అని, మహిళా సంఘాల సృష్టికర్త అని నేను కూడా నమ్మిన వ్యక్తిని. నా బాల్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిన్నతనంలో నాకేమీ తెలిసేది కాదు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఆయన పాలన ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయి, జైలు పాలయ్యారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లు నేను అనుకున్నది నిజం కాదా? అనే ప్రశ్న నాలో ఉత్పన్నమైనది. దీంతో చంద్రబాబు పాలనపై పూర్తిగా అధ్యయనం చేశాను. విస్తుపోయే నిజాలు తెలుసుకున్నాను. ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం చేశారో ఆధారాలతో సహా కనిపెట్టాను. మీడియాను వాడుకొని జనాల్ని ఎలా నమ్మించారో తెలుసుకున్నాను. ఆ విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.

అసలు ఏంటి ఈ స్కిల్ స్కాం

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు 'సీమెన్స్, డిజైన్ టెక్' కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 10శాతం అనగా రూ.371కోట్లు ప్రభుత్వ వాటాగా.. మిగిలినది కార్పొరేట్ ఫండ్ కింద ఆయా కంపెనీలు ఇస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఆమోదం లేకుండానే రూ.371కోట్లు విడుదల చేశారు. కానీ ఈ నిధులు డిజైన్ టెక్ కింద షెల్ కంపెనీలకు వెళ్లాయి. సీమెన్స్ తో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆ కంపెనీ తెలిపింది. ఇలా రూ.371కోట్లను చంద్రబాబు నాయుడు దారి మళ్లించారు.



ప్రజల ధనం దారి మళ్లించారిలా..

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో రూ.371కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా బినామీల ఖాతాల్లోకి మళ్లించిన చంద్రబాబు

పచ్చ కామెర్లు #EndofTDP

సర్కారు ఖజానా
₹371.25 కోట్లు

»

డిజైన్ టెక్
₹371.25 కోట్లు

»

పీవీఎస్పీ
₹238.29 కోట్లు

ఏసీఐ
₹57.19 కోట్లు

- నాలెడ్జ్ పోడియం ₹45.28 కోట్లు
- ఈటీఏ ₹14.12 కోట్లు
- పాట్రిక్ ₹3.13 కోట్లు
- భారతీయ గ్లోబల్ ₹3.13 కోట్లు
- ఇన్ వెబ్ ₹1.56 కోట్లు
- పోలరీస్ ₹2.2 కోట్లు
- కాడెన్స్ ₹12 కోట్లు
- ఫారెన్ కంపెనీస్ ₹3.22 కోట్లు
- ఇతరులు ₹84.5 కోట్లు

#LokiMom

టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణలు	స్కిల్ స్కాం నిజానిజాలు
1 సీమెన్స్ కంపెనీ స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.	సీమెన్స్ పాత్ర లేదని స్వయంగా కంపెనీ ఒప్పుకుంది. సీమెన్స్ పేరు వాడుకొని అవినీతికి పాల్పడ్డారు.
2 చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదు.	ఈ ప్రాజెక్టు ఒప్పందంలో చంద్రబాబు 13 చోట్ల డిజిటల్ సంతకాలు పెట్టారు.
3 నోట్ ఫైల్స్ ను ప్రభుత్వం మాయం చేసింది.	చంద్రబాబు హయాంలోనే నోట్ ఫైల్స్ మాయం చేశారు.
4 స్కిల్ స్కాంలో ఎలాంటి ఫ్రాండ్ లేదని డిజైన్ టెక్ ఎండీ చెప్పారు.	స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి డిజైన్ టెక్ ఎండీ ఖన్వేల్కర్. ఇప్పటికే ఈ కంపెనీ ఆస్తులు రూ.31.30కోట్లను ఈడీ అటాచ్ చేసింది.
5 స్కిల్ స్కామ్ ను ఆడిట్ చేసిన శరత్ అండ్ అసోసియేట్స్ కంపెనీ యొక్క ఐపీ అడ్రస్ జగన్ కంపెనీల ఐపీ అడ్రస్ లను పోలి ఉంది.	ఒక హోస్ట్.. వేలాది ఐపీ అడ్రస్ లను ఇస్తుంది. వేర్వేరు కంపెనీలకు వేర్వేరు అడ్రస్ లు ఉంటాయి.
6 స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని సీఐడీటీ(సెంటర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) పేర్కొన్నది.	స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, తమ అనుమతి అడగలేదని స్వయంగా సీఐడీటీ పేర్కొన్నది.
7 రెండు వ్యవస్థల మధ్య జరిగే ఒప్పందంతో ముఖ్యమంత్రికి ప్రమేయం ఉండదు.	వ్యవస్థల తప్పిదాలను ముఖ్యమంత్రి నియంత్రించకుండా స్వయంగా తానే సంతకం చేశారు.
8 డబ్బులు షెల్ కంపెనీల్లోకి దారి మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.	నాలుగు లేయర్లలో డబ్బుల పంపిణీ జరిగింది. పూర్తి ఆధారాలు ఉన్నాయి.
9 చంద్రబాబు ములాఖత్‌కు ప్రభుత్వం అనుమతించడం లేదు.	ఒక ఖైదీని కలవాలంటే వారానికి రెండు సార్లు మాత్రమే ములాఖత్ ఉంటుంది. చట్టం అందరికీ సమానమే.
10 రాజమండ్రి జైలులో చంద్రబాబును చంపాలని చూస్తున్నారు. అందుకే జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లారు.	రాజమండ్రి జైలులో మూడంచెల భద్రత ఉంది. చంద్రబాబుకు ప్రత్యేక గది ఉంది. జైలు సూపరింటెండెంట్ భార్య మరణించడంతో వారు సెలవుపై వెళ్లారు.

#LokiMom

పోలవరంలో ₹25000 కోట్లు

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు నాయుడు రూ.16,000 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచారు. మూడు రెట్లకు పైగా ప్రాజెక్టు వ్యయం పెంచి, రూ.25,000 కోట్లు దోచేశారు. అయినా ప్రాజెక్టు పునాదులు దాటలేదు.

చంద్రబాబు నాయుడి బినామీ అనగానే గుర్తుకొచ్చేది సీఎం రమేశ్ పేరే. ఆయన పేరుతో జలవనరుల శాఖలోనే రూ.4,834 కోట్ల అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు. ప్రాజెక్టులన్నీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కు కట్టబెట్టారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చారు.

బినామీతో ₹4,834 కోట్లు

#LokiMom

అనుసంధానం..
3వేల కోట్ల హాంఫట్

గోదావరి-
పెన్నా నదుల
అనుసంధానంలో రూ.3వేల
కోట్లు చంద్రబాబు బుక్కేశారు.
వ్యాప్కోస్ నివేదికను పూర్తిగా
మార్చేసి, రూ.6,020కోట్లకు టెండర్లు
పిలిచారు. ఇందులో కాంట్రాక్టర్ల
ద్వారా సగం నిధుల్ని
దోచేశారు.

కోటరీ..
2 వేల కోట్ల లూటరీ

అయినవాళ్ల
కోసం అడ్డగోలుగా
జీవోలు మార్చారు చంద్రబాబు
నాయుడు. జీవో 22, జీవో 63 ద్వారా
ప్రాజెక్టులకు అవసరం లేకున్నా అదనపు
నిధులు కేటాయించారు. ఆయా పనుల్ని
కోటరీ కాంట్రాక్టర్లకు
కట్టబెట్టి, రూ.2వేల కోట్లు
చంద్రబాబు
దోచేశారు.

#LokiMom

మట్టి కట్టలో ₹1590 కోట్లు

పోలవరం మట్టికట్ట పనుల్లో రూ.1590 కోట్లు మింగేశారు చంద్రబాబు నాయుడు. బాబు అనుచరుడు దేవినేని ఉమతో కలిసి ఈ దోపిడీకి తెరలేపారు. పోలవరంలో రాతి, మట్టికట్ట పనులు దక్కించుకుని అంచనా విలువ పెంచేసి, ఈ తతంగం నడిపించారు.

ఉత్తర్వులకు పాతర ₹930.5 కోట్లు

పురుషోత్తపట్నం, కొండవీటి వాగు టెండర్లలో చంద్రబాబు నాయుడు అతి తెలివి ప్రదర్శించారు. ఉత్తర్వుల్లో ప్రాజెక్టుల పేర్లు లేకుండా 50శాతం నిధుల్ని దోచేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.1648 కోట్లు, కొండవీటి వాగుకు రూ.213కోట్లు కేటాయించి, అందులో దాదాపు 50శాతం అనగా రూ.930.5కోట్లు దోచేశారు.

Corrup
Skilled

#LokiMom

చింతలపూడిలో ₹573 కోట్లు

చింతలపూడి ఎత్తిపోతల పథకం 3,4 ప్యాకేజీ పనుల్లో వ్యయం అమాంతం పెంచారు చంద్రబాబు. అదనంగా రూ.223.02కోట్లు దోచుకున్నారు. విస్తరణ పనుల్లో మరో రూ.350కోట్లు కాజేశారు. ప్రాజెక్టుల వ్యయం పెంచి, దోచుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.

ఉరవకొండలో ₹400 కోట్లు

ఉరవకొండ సామాజిక ఎత్తిపోతల సూక్ష్మ నీటి పారుదల పథకం కింద చంద్రబాబు నాయుడు రూ.400 కోట్లు కొట్టేశారు. కాంట్రాక్టర్ కు 4.57శాతం అదనపు ధరలతో టెండర్లు కట్టబెట్టి ఈ అవినీతికి పాల్పడ్డారు. ఇదంతా ముఖ్యమంత్రి మరియు సదరు సంస్థ ముందస్తు అవగాహన ద్వారానే జరిగింది.

విశాఖలో కబ్జాల పర్వం

రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో చంద్రబాబు అండ్ కో.. విశాఖపై వాలిపోయింది. లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారు. అధికారం అడ్డంపెట్టుకొని రికార్డులు మార్చేశారు. ఆయా భూములను బ్యాంకుల్లోనూ తాకట్టుపెట్టారు. ఇది చాలదు అన్నట్లు సిగ్గు లేకుండా ఆయా భూములు హుద్ హుద్ తుఫానులో కొట్టుకుపోయాయని చెప్పారు. సౌభాగ్యపురంలో 120 ఎకరాలు, దర్బంధలో 114 ఎకరాలు, నేరెళ్లవలసలో 114 ఎకరాలు, గండిగుండంలో 69 ఎకరాలు కబ్జా చేశారు. భీమిలిలో 4500 ఎకరాలు, పెందుర్తిలో 3500 ఎకరాలు, అనకాపల్లిలో 6500 ఎకరాలు, యలమంచిలిలో 4000 ఎకరాలు విశాఖ సిటీలో 300 ఎకరాలు కబ్జా చేశారు. వీటి విలువ దాదాపు లక్షన్నర కోట్లు ఉంటుందని అంచనా.



నవ్యాంధ్రపై టీడీపీ కబ్జా కాండ

అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో అందిన కాడికి కబ్జాలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దోచేసిన భూములు అక్షరాలా 62,736 ఎకరాలు. వీటి విలువ దాదాపు రూ.58,933 కోట్లు ఉంటుంది.

ఈనాం భూములపై కన్ను

చంద్రబాబు నాయుడి పరిపాలనలో ఈనాం భూములు సైతం కబ్జాకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24,614 ఎకరాల ఈనాం భూములను టీడీపీ నేతలు అన్యాక్రాంతం చేశారు. వీటి విలువ దాదాపు రూ.5907 కోట్లు ఉంటుంది.

అమరావతిలో భూమాయాజాలం

నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా చేస్తానని చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పేదల భూములను బలవంతంగా లాక్కొని, కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4కోట్లు ఉన్న భూమిని, రూ.50లక్షలకే అప్పగించారు. మొత్తం 927 ఎకరాలను కట్టబెట్టి, రూ.3,245 కోట్ల అవినీతికి తెరలేపారు.

క్విడ్ ప్రోకో ద్వారా రూ.లక్ష కోట్ల దోపిడీ

రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలకు లీకులు ఇచ్చారు. అమరావతిని రాజధాని చేస్తామని, ఆ ప్రాంతంలో భూములు కొనాలని హింట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు అస్మదీయులు 25000 ఎకరాల భూములను కారు చౌకకే కొనుగోలు చేశారు. ఇందులో నారా లోకేశ్ అనుచరులు సైతం ఉన్నారు. ఆయా భూముల విలువ దాదాపు లక్ష కోట్లకు పైనే ఉంటుంది.

నీరు-చెట్టులో ₹34,399 కోట్లు

చంద్రబాబు నాయుడు ఏ పథకం పెట్టినా అది అవినీతే. నీరు-చెట్టులో భాగంగా నాలుగేండ్లలో రూ.12,866 కోట్లు ఖర్చు చేయగా.. అందులో పనుల విలువ మాత్రం రూ.3,216 కోట్లుగా ఉంది. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.9649 కోట్లు దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవీ కాక మట్టి, ఇసుక ద్వారా మరో రూ.24,750 కోట్లు దోచేశారు.

విద్యుత్ శాఖలో ₹21,000 కోట్లు

సింహపురి సంస్థ నుంచి 12 ఏండ్ల పాటు విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సంతకం పెట్టారు. మార్కెట్ లో ఎక్కడా లేని విధంగా రూ.4.80 చొప్పన చెల్లించారు. దీనివల్ల ఏపీ డిస్కం సంస్థలపై రూ.21వేల కోట్ల అదనపు భారం పడింది. ఈ కొనుగోలును డిస్కంలు వ్యతిరేకించినా చంద్రబాబు ఒప్పుకోలేదు.



సొంత సోకులకు జనం సొమ్ము

చంద్రబాబు నాలుగేండ్లలోనే 23 విదేశీ పర్యటనలు చేశారు. దీనికి రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. కృష్ణా పుష్కరాల్లో సొంత ప్రచారానికి రూ.23.72కోట్లు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు, రాజకీయ సభలకు మరో రూ.2615కోట్లు ఖర్చు చేశారు. అమరావతిలో టవర్ల పేరుతో రూ.2176కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. అమరావతిలో బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2వేల కోట్లు దోచుకున్నారు.



ఆరోగ్య శాఖనూ వదల్లేదు

చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖలో రూ.1827కోట్లు దోచుకున్నారు. మెడ్ టెక్ పార్కులో మరో రూ.1723 కోట్లకు ఎసరు పెట్టారు. ఫైబర్ గ్రిండ్ ప్రాజెక్టు ద్వారా రూ.333 కోట్లు కొట్టేశారు. ట్రాన్స్ కో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెండర్లలో రూ.240కోట్ల అవినీతికి పాల్పడ్డారు.



#LokiMom

తాత్కాలిక సచివాలయంలో ₹1,031 కోట్లు

అమరావతిలో కేవలం రూ.120కోట్లతో పూర్తయ్యే తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు ఖర్చు చేసింది రూ.1,151కోట్లు. ఇటీవల సీఎం కేసీఆర్ రూ.800 కోట్లతో అతి పెద్ద సచివాలయం నిర్మించగా.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.1200కోట్లతోనే పార్లమెంట్ భవనం నిర్మించింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తాత్కాలిక భవనానికే రూ.1,151కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భవన నిర్మాణానికి రూ.120కోట్లు ఖర్చు కాగా.. చంద్రబాబు రూ.1031కోట్లు దోచేశాడు. అది కూడా చిన్నవానకే కూలిపోయింది.

#LokiMom

స్విస్ ఛాలెంజ్
₹66,000 కోట్లు

రాజధాని పేరుతో రైతుల నుంచి 34వేల ఎకరాలు లాక్కున్న చంద్రబాబు.. అందులో 1691 ఎకరాలను సింగపూర్ సంస్థలకు అప్పగించారు. హైకోర్టు వద్దని ఆక్షేపించినా వినకుండా రహస్యంగా పని కానిచ్చారు. ఆయా భూముల విలువ దాదాపు రూ.66,000 కోట్లు. కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని జనాన్ని నమ్మించి, పేదల భూములకు ఎసరు పెట్టారు చంద్రబాబు.

#LokiMom

హెరిటేజ్ సంస్థకు 14 ఎకరాలు

రాజధాని ప్రకటనకు నెల రోజుల ముందు.. చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్.. 14 ఎకరాల భూములు కొనుగోలు చేసింది. రైతుల వద్ద అగ్గువకే కొనుగోలు చేసి, కుచ్చుటోపీ పెట్టింది. రాజధానికి ముందు ఆ భూమి విలువ రూ.7కోట్లు అయితే.. రాజధాని తర్వాత రూ.75కోట్లకు చేరింది.

అగ్రిగోల్డ్ స్కామ్ ₹35,000 కోట్లు

అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ వెంకటరామారావు గారు చంద్రబాబు నాయుడికి దగ్గరి బంధువు. డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దాదాపు 40లక్షల మంది వద్ద రూ.6,850కోట్లు వసూలు చేశారు. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని భూములు కొనుగోలు చేశారు. తీరా చందాదారులకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. నాటి చంద్రబాబు ప్రభుత్వం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు.



#LokiMom

బినామీలతో దందాలు

రాజధానిలో చంద్రబాబు సన్నిహితుడు, నారాయణ విద్యాసంస్థల యజమాని పి.నారాయణ 3,129 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందు ఆ భూమి విలువ రూ.12000 కోట్లు ఉంటే చంద్రబాబు ఇన్ సైడ్ ట్రేడింగ్ తో రూ.432కోట్లకే కొన్నారు. ఇక సుజనా చౌదరి 700 ఎకరాల భూములు కొనుగోలు చేసి, రూ.650కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇలా మరో 12మంది బినామీలతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు.

#LokiMom

పవన విద్యుత్‌లో ₹11,625కోట్లు

పవన విద్యుత్ కొనుగోలు విషయంలో నిబంధనలకు పాతరేశారు చంద్రబాబు. అధికారులు వద్దని చెప్పినా.. 41 పీపీఏలకు బాబు ఆమోదం తెలిపారు. యూనిట్ ధర రూ.2.43 దొరుకుతున్నా.. రూ.4.84 చెల్లించారు. ఇలా నాలుగేండ్లలో రూ.11625కోట్లు దోచేశారు.

#LokiMom



పార్కు పేరుతో రూ.1723 కోట్లు

ఒక్క మెడికల్ టెక్నాలజీ పార్కులోనే రూ.1723 కోట్లు నొక్కేశారు చంద్రబాబు. రెండు షెడ్లు మాత్రమే నిర్మించి, వేల కోట్లు బిల్లులు ఎత్తేశారు. మొక్కలు నాటకున్నా నాటినట్లుగా చూపించారు.

మజ్జిగలోనూ మింగేశారు

చలివేంద్రాల ద్వారా మజ్జిక పంపిణీ చేయాలని చంద్రబాబు రూ.39కోట్లు విడుదల చేశారు. కానీ మజ్జిగ మాత్రం హెరిటేజ్ నుంచే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టాడు. ఇలా హెరిటేజ్ సంస్థకు రూ.39కోట్లు దోచిపెట్టాడు.

ఫైబర్ గ్రిడ్‌లో రూ.4833 కోట్లు

ఫైబర్ గ్రిడ్ లో చంద్రబాబు భారీ కుంభకోణానికి తెరలేపాడు. రూ.333 కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ అనే సంస్థకు అప్పగించారు. అంతేకాక రూ.1500 విలువ ఉండే సెట్ టాప్ బాక్స్ ను ప్రజలకు రూ.4000 వెచ్చించి కొనుగోలు చేశారు. ఇలా రూ.12000 కోట్లు వసూలు చేయగా.. ఇందులో రూ.4500 కోట్లు చేతులు మారాయి.

హెరిటేజ్‌కు ₹1,200 కోట్లు

Heritage
HEALTH AND HAPPINESS

చంద్రబాబు హెరిటేజ్ సంస్థకు రూ.1200 కోట్లు దోచిపెట్టాడు. నోట్ల రద్దు విషయాన్ని ముందుగానే తెలుసుకొని, హెరిటేజ్ షేర్లలో గోల్ మాల్ చేశారు. బ్యాంకు రుణాలు సైతం హెరిటేజ్ డెయిరీ రైతులకు మాత్రమే పోయాలని ఏకంగా జీవో జారీ చేశారు.

#LokiMom

కానుకలో కక్కుర్తి

చంద్రన్న కానుక పథకంలోనూ ఏటా రూ.900 కోట్లు కొట్టేశారు. ఇలా నాలుగేండ్లలో రూ.3600 కోట్లు దోపిడీ చేశారు. మొత్తం పురుగులు పట్టిన సరుకులు ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రైవేటుపరం చేశారు.



పుష్కరాల్లో పుష్కలంగా..

కృష్ణా పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు రూ.736 కోట్లు దోచేశారు. ఈ పుష్కరాలకు మొత్తం రూ.1472కోట్లు ఖర్చు చేయగా.. మొత్తం నామినేషన్ పద్ధతిలోనే టెండర్లు పిలిచారు. నాసిరకం పనులు చేసి సగం నిధులు కాజేశారు.

ట్రాన్స్‌కోలో ₹675 కోట్లు

పాత విద్యుత్ తీగల మార్పిడితో చంద్రబాబు రూ.675 కోట్లు వెనకేశాడు. తక్కువ ధరలకే పనులు చేస్తామన్న కంపెనీలకు కాదని, ఎక్కువ ధర టెండర్ వేసిన కంపెనీలకు పనులు అప్పగించారు. 45 కి.మీ. మేర లైన్లు వేసి రూ.675కోట్లు దోచేశాడు.

జెన్‌కోలో ₹670 కోట్లు

కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను రెండు ప్రైవేటు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఇలా చేస్తే రూ.2680 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిసినా, వినలేదు. ఇందులో కమీషన్ల రూపంలో రూ.670కోట్లు కొట్టేశారు.



#LokiMom

సీసీ టీవీల్లో ₹270 కోట్లు

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా తయారయ్యారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో సీసీ కెమెరాల బిగించడానికి రూ.690కోట్లు అవసరం కాగా, అంచనాకు మించి రూ.960కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.270కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్లాయి.

₹153.94 కోట్లు చదును చేశారు

కియా కంపెనీ కోసం ఎకరం భూమిని చంద్రబాబు నాయుడు రూ.10.50లక్షలకు కొన్నారు. కానీ దాని చదును కోసం వెచ్చించింది మాత్రం రూ.30లక్షలు. ఇలా 599 ఎకరాల భూమిని చదును చేసి రూ.153.94కోట్లు దోచేశారు.

#LokiMom

వరల్డ్ బ్యాంక్‌పై కన్ను

ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చేసే చెరువులపైనా చంద్రబాబు కన్నుపడింది. 11 జిల్లాల్లో 225 చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.367.72కోట్ల నిధులు ఇవ్వగా.. చెరువులు అభివృద్ధి చేయకుండానే నిధులు కాజేశారు.

పరికరాల్లో ₹120కోట్లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోళ్లలోనూ రూ.120కోట్ల అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు. థర్మా మీటర్ ఖరీదు రూ.150 ఉంటే రూ.1200కి కొనుగోలు చేశారు. ఇలా రూ.120 కోట్లు కొట్టేశారు.

దోపిడీకి కాదేదీ అనర్హం

రెయిన్ గన్స్ స్కాం రూ. 103కోట్లు

రూరల్ రోడ్స్ స్కాం రూ. 80కోట్లు

టూరిజం స్కాం రూ. 213కోట్లు



#LokiMom



అవినీతికి అడ్డాగా జన్మభూమి కమిటీలు

వాలంటీర్ పద్ధతిపై ఏడుస్తున్న పచ్చ నాయకులు.. అప్పట్లో జన్మభూమి కమిటీల పేరుతో అందినకాడికి దోచుకున్నారు.

పథకం	కమీషన్లు
టాయిలెట్లు	రూ.1000
ఇంటి నిర్మాణం	రూ.20000
పింఛన్లు	రూ.3000
రేషన్ కార్డు	రూ.2500

#LokiMom

అంతులేని మాఫియా

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని గాలిని తప్ప వనరులన్నీ దోచేశారు. నవ్యాంధ్రను మాఫియాలకు అడ్డాగా మార్చారు. ఈ దోపిడీ బాగోతం లెక్కల్లో మీ ముందుకు..



కంకర మైనింగ్
రూ. 1962 కోట్లు

ఇసుక మాఫియా
రూ. 7950 కోట్లు

వన్ టైం సెటిల్ మెంట్
రూ. 1000 కోట్లు

విదేశీ బొగ్గు
రూ. 200 కోట్లు

తెల్లరాయి మైనింగ్
రూ. 1000 కోట్లు

తెల్లరాయి మైనింగ్
రూ. 390 కోట్లు

అంతులేని అవినీతి

ఇలా చెప్పకుంటూ పోతే చంద్రబాబు నాయుడు లెక్కలేని అవినీతికి పాల్పడ్డారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రూ.352.68కోట్లు, మధ్య పెన్నార్ లో రూ.320కోట్లు, వెలిగొండ రెండో టన్నెల్ లో రూ.200కోట్లు, తెలుగుగంగలో రూ.100కోట్లు, హంద్రీ నీవాలో రూ.78.82కోట్లు, పోగొండలో రూ.43.97కోట్లు కొట్టేశారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా మొత్తం రూ.1,095.47 కోట్లు భోజనం చేశారు.

2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు..

చంద్రబాబు నాయుడు మధ్య తరగతికి చెందిన వ్యక్తి. వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమి ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు 6 లక్షల కోట్లకు ఎదిగాడు. సొంతంగా మరియు బినామీల పేర్లతో తెలుగు రాష్ట్రాలను దోచుకున్నాడు.